www.prajasakti.com

ప్రజాశక్తి

శుక్రవారం 14 జూన్ 2024

5

ఏలూరు



నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రజాశక్తి - ఏలూరు

మండలంలోని డి3 ఏలూరు సెక్షన్ పరిధిలో ఉన్న 33/11కెవి శనివారపు పేట సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 11కెవి విద్యానగర్, ఆదర్శనగర్, శ్రీనివాసనగర్, సారథి ఫంక్షన్ హాల్, అన్నే వెంకటేశ్వరరావు కాలనీ బెన్నలరావు ఏరియాల్లో, చెట్ల కొమ్మల తొలగింపు లైన్లకు మరమ్మతులు చేయనున్నట్లు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జెబి. నటరాజన్ తెలిపారు. ఈ నేపథ్యంలో 14వ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

ఉంగుటూరు :ఉంగుటూరు మండలం కైకరం 33/11 కెవి సబ్‌స్టేషన్ పరిధిలో డొమెస్టిక్ ఫీడర్ వినియోగదారులకు ఈ నెల 14వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్ పరిధిలో చెట్లకొమ్మలు తొలగించడం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్, కొత్త లైన్ల నిర్మాణం కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

పదవులపై కన్ను..!

ప్రభుత్వం మార్పుతో స్థానిక సంస్థల ఉన్నత పదవులపై టిడిపి తహతహ

జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, ఎంపిపి వంటి పదవుల సొంతానికి యత్నం

వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులు తమవైపునకు రావాలని ఒత్తిడి

ఉమ్మడిజిల్లాల జెడ్‌పిటిసి ఎన్నికల్లో 48కుగాను 46 చోట్ల వైసిపి గెలుపు

ఎంపిపి పదవులు సైతం 46 మండలాలు వైసిపివే

ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలన్నీ వైసిపి ఖాతాలోనే



ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సిఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో స్థానిక ఎంఎల్‌ఎలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్, ఎంపిపి, మున్సిపల్ ఛైర్మన్ పదవులను తమ సొంతం చేసుకోవాలని టిడిపి నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. 2021లో జిల్లా పరిషత్, ఎంపిపి, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైసిపి ప్రభుత్వం ఉండడంతో దాదాపుగా అన్ని పదవులనూ వైసిపినే సొంతం చేసుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాలు ఉన్నాయి. 48 జెడ్‌పిటిసి స్థానాల్లో 46 చోట్ల వైసిపి అభ్యర్థులు జెడ్‌పిటిసీలుగా గెలిచారు. వీరవాసరంలో జనసేన, ఆచంటలో టిడిపి జెడ్‌పిటిసిలు మాత్రమే గెలిచారు. దీంతో జెడ్‌పిటిసి ఛైర్మన్ పదవి వైసిపికే దక్కింది. జెడ్‌పి ఛైర్మన్‌గా యలమంచిలి నుంచి జెడ్‌పిటిసిగా గెలిచిన కవురు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన ఎంఎల్‌సిగా గెలవడంతో వైసిపి నుంచి గెలిచిన పెదపాడు జెడ్‌పిటిసి గంటా పద్మశ్రీకి ఆ పదవి దక్కింది. దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యింది. అదేవిధంగా ఎంపిపి పదవుల్లో సైతం 46 చోట్ల వైసిపి నాయకులే ఉన్నారు. నరసాపురం, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపల్ ఛైర్మన్లు ఏలూరు కార్పొరేషన్ మేయర్‌గా వైసిపి ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఈ స్థానిక సంస్థల పదవుల్లో ఉన్నవారంతా ప్రజాక్షేత్రంలో గెలిచి పదవులు పొందినవారే. ప్రభుత్వం మారడంతో వీరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక సంస్థల ఛైర్మన్, ఎంపిపి పదవుల్లో ఉన్నవారిని తప్పించి తమకు అనుకూలంగా ఉన్నవారిని ఆ పదవుల్లో నియమించాలని టిడిపి ఎంఎల్‌ఎలు ప్రయత్నిస్తున్నారు. అయితే టిడిపి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు పెద్దగా లేరు. దీంతో వైసిపి ప్రజాప్రతినిధులను టిడిపిలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో అత్యధికంగా వైసిపి కార్పొరేటర్లే ఉన్నారు. కార్పొరేటర్లను పిలిచి టిడిపిలో చేరాలని కోరుతున్నట్లు తెలిసింది. మిగిలిన చోట్ల ఇదే విధమైన పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. మాట వినకపోతే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని సైతం టిడిపి అనుకూల వ్యక్తికి కట్టబెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం మారడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఘర్షణలు పడకుండా చాలామంది టిడిపికి జైకొట్టేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. దీంతో కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థలకు సంబంధించి ముఖ్యమైన పదవులు టిడిపి అనుకూలురుకు దక్కే అవకాశం కనిపిస్తోంది. జరుగుతున్న వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి సైతం ఇదేవిధంగా వ్యవహరించింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంది. వేసిన వారు విత్‌డ్రా చేసుకోకపోతే చాలాచోట్ల వారి ఆర్థిక మూలాలపై దాడిచేసి దారికి తెచ్చుకుంది. అప్పట్లో ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు టిడిపి సైతం అదే ధోరణిలో సాగడం ఏమాత్రమూ మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసిపి హయాంలో పంచాయతీకి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులను ఇవ్వకుండా విద్యుత్ బిల్లుల వంటివాటికి మళ్లించింది. దీంతో సర్పంచుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వైసిపి సర్పంచులు సైతం అత్యధికంగా టిడిపికే మద్దతు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. నీటి సంఘం అధ్యక్షుల పదవులను సైతం కూటమి నాయకులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సహకార సంఘాల పదవులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు రావాల్సి ఉంది.



పాఠశాలకు హాజరైన విద్యార్థులు

తెరుచుకున్న పాఠశాలలు

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. జిల్లాలో మొత్తం 2,320 పాఠశాలలు ఉండగా అందులో 1,818 ప్రభుత్వ పాఠశాలలు 502 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో మొత్తం 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకూ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. గురువారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రతి పాఠశాల వద్దా విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. పిల్లల చెల్లింపులు, పుస్తకాల కొనుగోలు వంటి వాటితో పాఠశాలల వాతావరణం నిండిపోయింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఆయా పాఠశాలలకు పుస్తకాలు పంపించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. శుక్రవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పోలవరం : మండలంలో పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను తెరిచి శుభ్రపరిచారు. వేసవి సెలవుల అనంతరం కలుసుకున్న విద్యార్థులు సంతోషంగా గడిపారు. పాఠశాలల వద్ద నూతన ప్రవేశాల బోర్డులు ఏర్పాటు చేసి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ఇటుకలకోట గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల, బోడిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, చేగొండపల్లి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల, పేడ్రాల గిరిజన బాలుర ఉన్నత పాఠశాల, పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పట్టిసీమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గూటాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోలవరం ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహం, ఎస్‌సి బాలుర వసతి గృహాల్లో ప్రవేశాలు ప్రారంభించారు.

నిరుద్యోగ, పింఛన్ దారులకు తీపి కబురు

మెగా డిఎస్‌సి కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

రెండు జిల్లాలో వెయ్యిపైగా పోస్టులు భర్తీ అయ్యే అవకాశం

సామాజిక పింఛన్ పెంపుతో రెండు జిల్లాలో 6.02 లక్షల మందికి లబ్ధి

పట్టణాల్లో అన్నక్యాంటీన్లు మళ్లీ అమల్లోకి

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల హామీలకు నడుంబిగించింది. హామీ ఇచ్చినట్లుగానే మెగా డిఎస్‌సిపై సిఎం చంద్రబాబు గురువారం తొలిసంతకం చేశారు. సామాజిక పింఛన్ల పెంపుపై, ల్యాండ్‌టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు మళ్లీ అమల్లోకి తెచ్చేవిధంగా ఆయన సంతకాలు చేశారు. మెగా డిఎస్‌సిపై సంతకం చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిఎస్‌సి చదివిన అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి పోస్టుల వరకూ భర్తీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రెండు జిల్లాల్లో డిఎస్‌సి చదివిన అభ్యర్థులు 20 వేల మందికిపైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. డిఎస్‌సి ప్రకటన వెలువడడంతో అభ్యర్థులంతా మళ్లీ చదువుబాట పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీల్లో భాగంగా సామాజిక పింఛన్ రూ.నాలుగు వేలు పెంపుచేస్తామని, వికలాంగులకు రూ.ఆరు వేలు ఇస్తామని టిడిపి కూటమి ప్రకటించింది. అందులో భాగంగా పింఛన్ పెంపుపై చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఏలూరు జిల్లాలో 2,68,886 పింఛన్‌దారులకు, పశ్చిమగోదావరి జిల్లాలో 2.34 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. మొత్తం రెండు జిల్లాల్లో 6.02 లక్షల మంది పింఛన్‌దారులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం పింఛన్‌దారులు రూ.మూడు వేలు అందుకుంటున్నారు. ఒక్కసారిగా వెయ్యి పెరగనుండడంతో పింఛన్‌దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో టిడిపి ప్రభుత్వం పట్టణాల్లో అన్నా క్యాంటీన్లను అమలుచేసింది. ప్రతి పట్టణంలోనూ మూడు, నాలుగు అన్నక్యాంటీన్లు కొనసాగాయి. దీంతో కాలేజీలకు వచ్చే విద్యార్థులు, పనులు చేసుకునేవారు ఎంతోమంది ఈ క్యాంటీన్లలో మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం చేసేవారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను నిలిపివేసింది. అన్నా క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను వార్డు సచివాలయాలుగా మార్చేసింది. తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని టిడిపి ప్రకటించింది. చెప్పినట్లుగానే అన్నాక్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపైనే సిఎం సంతకం చేశారు. త్వరలో అన్ని పట్టణాల్లోనూ అన్నా క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయడంతో భూములు సర్వే నిలిచిపోనుంది. అంతేకాకుండా పాస్‌పుస్తకాలపై జగన్ ఫొటో తొలగించి కొత్త పాస్‌బుక్‌లు రైతులకు అందించే పనులు జరగనున్నాయి.

నిర్వాసితుల సమస్యలపై మాట్లాడతా..!

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్



మాట్లాడుతున్న మంత్రి కొలుసు పార్థసారధి

వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడమే కాకుండా నిర్వాసితులకు పరిహారం అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యం, అరాచక పాలన వల్లే రాష్ట్రంలో చంద్రబాబు, పవన్, మోడీ, లోకేష్ నాయకత్వంలో కూటమి ఘన విజయం సాధించిందన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, టిడిపి ప్రభుత్వానికి పేరు వస్తుందనే అహంకారంతోనే చింతలపూడి ప్రాజెక్టు పనులను అర్థాంతరంగా ఆపేశారని విమర్శించారు. గత ప్రభుత్వం సహకారం లేక జిల్లాలో పామాయిల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు హయాంలో ఉద్యానవన అభివృద్ధికి, డ్రిప్ ఇరిగేషన్‌కు, ఇతర వ్యవసాయ పరికరాలకు, యాంత్రీకరణకు సబ్సిడీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లాలో మామిడి రైతులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించిందన్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో పోలవరం పనులు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని, చింతలపూడి ప్రాజెక్టును రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఆక్వా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలతో వారంతా మోసపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లా డి ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఐదేళ్ళ గా టిడిపి, జనసేన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. తమ ప్రభుత్వంలో వేధింపులు ఉండవన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు సొమ్ములు అందకపోవడాన్ని మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా సిఎం దృష్టికి తీసుకెళ్లి డబ్బులు చెల్లించేవిధంగా చూస్తానని, ఈ విషయంపై త్వరలో అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ టిడిపి కూటమికి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు ఎంఎల్‌ఎ బడేటి రాధాకృష్ణయ్య, చింతలపూడి ఎంఎల్‌ఎ సొంగ రోషన్‌కుమార్, జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.

వేతనం పెంచాలని త్రిపుల్‌ఐటి ఉద్యోగుల నిరసన

ప్రజాశక్తి - నూజివీడు టౌన్



నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

వేతనం పెంచాలని నూజివీడు త్రిపుల్‌ఐటి ఉద్యోగులు క్యాంపస్‌లో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా తమను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్‌జియుకెటి వైస్ ఛాన్సిలర్ కెసి రెడ్డిని యూనివర్సిటీలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. యూనివర్సిటీ అక్రమాలకు నిలయంగా మారిందన్నారు. ఆరేళ్ల నుంచి జీతాలు పెంచకుండా ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారని విమర్శించారు. అనంతరం ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శన చేశారు.

ఖరీఫ్ పనుల్లో రైతులు సన్నద్ధం

ప్రజాశక్తి -ముదినేపల్లి



ట్రాక్టర్‌తో దుక్కులు చేస్తున్న రైతు

మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఖరీఫ్ పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. గత పది రోజులుగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు వేసవి దుక్కులు ప్రారంభించారు. ట్రాక్టర్లతో చేలను దుక్కులు చేయిస్తూ రైతులు బిజీబిజీగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో అడపాతడపా వర్షపు జల్లులు పడడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. మండలంలోని పలు మెట్ట ప్రాంతాల్లో కొందరు రైతులు తమ పొలాల్లో ట్రాక్టర్లతో దుక్కులు దునుకుంటున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కువ శాతం రైతులు వెదజల్లే పద్ధతులు ఖరీఫ్ సాగు చేపడుతున్నారు. అందుకు అనుగుణంగా చేలను సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు చేలల్లో ఉండి ఖరీఫ్ సాగు పనుల్లో గడుపుతున్నారు. వర్షాలు పడితే వ్యవసాయ పనులు మరింత ముమ్మరంగా జరిగే అవకాశం ఉంది.

29న జాతీయ లోక్ అదాలత్


పర్మినెంట్ లోక్ అదాలత్ ఛైర్ పర్సన్ ఎ.మేరీగ్రేస్ కుమారి

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 29వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పర్మినెంట్ లోక్ అదాలత్ ఛైర్ పర్సన్ ఎ.మేరీగ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ భవనంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మేరీ గ్రేస్ కుమారి మాట్లాడారు. జూన్ 29వ తేదిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్, సివిల్ కేసులు, వాహన ప్రమాద భీమా కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు లావాదేల కేసులు, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్సులకు సంబంధించిన ఇపిలను, ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ ఆదాలత్‌లో రాజీయోగ్యమైన కేసులకు ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం ద్వారా ప్రీ సిటింగ్ లోక్ అదాలత్‌ను ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయ సేవాధికార సంస్థ మొదటి అంతస్తులో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజీ పడదలుచుకున్న కక్షిదారులు వారి కేసు వివరాలతో స్వయంగా గాని, న్యాయవాది ద్వారా గాని సంప్రదించవచ్చని సూచిం చారు. ఇతర ప్రాంతాల్లో నివసించేవారికి ఆన్‌లైన్ ద్వారా మధ్య వర్తిత్వం నిర్వహించి రాజీ చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగిం చుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ వచ్చే నెల జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, ఈ లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులను గుర్తించి సంబంధిత కోర్టుల ద్వారా నోటీసులు జారీ చేస్తారని, కక్షిదారులు ఈ నోటీసులను తీసుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో నిర్వహించే ప్రీ లోక్ అదాలత్ సిటింగులకు హాజరై కేసులను రాజీ చేసుకోవాలని తెలిపారు. దీనిద్వారా సమయం, డబ్బు వృధా కాకుండా సత్వర న్యాయం పొందొచ్చని తెలిపారు.

సిఎం చంద్రబాబును కలిసిన కలెక్టర్ ప్రసన్నవెంకటేష్

ప్రజాశక్తి - ఏలూరు



చంద్రబాబుతో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ గురువారం సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబునాయుడు సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు.

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి రవి

ప్రజాశక్తి - జీలుగుమిల్లి

ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి పిలుపునిచ్చారు. మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల స్వాధీనంలో భూముల జోలికి గిరిజనేతరులు రాకూడదని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. వాటికి అసైన్‌మెంట్ కమిటీ ద్వారా గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఎల్‌టిఆర్ భూముల కేసుల్లో గిరిజనులకు తీర్పు అనుకూలంగా వాటిని అమలు చేయడం లేదన్నారు. జిఒ-3 పున:పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలోని వంకవారిగూడెంలో ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునుకున్నాయని, దానిని తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో తాగునీరు, వైద్యం, రోడ్లు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టి త్వరిత గతిన వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, మండల కమిటీ సభ్యులు గుండే గంగరాజు పాల్గొన్నారు.

టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఫ్లెక్సీ రచ్చ

పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం

ముదినేపల్లి :మండలంలోని వడాలిలో గురువారం టిడిపి, వైసిపి నాయకుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగే పరిస్థితిలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా సిఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ వడాలి ప్రధాన సెంటర్‌లో టిడిపి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక ఫ్లెక్సీని సెంటర్‌లోని వైఎస్ఆర్ విగ్రహానికి, ఆ పార్టీ జెండా దిమ్మెకు సపోర్ట్ చేసుకుని కట్టారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కారణంగా వైఎస్ఆర్ విగ్రహం కనిపించకపోవడంతో పాటు జెండా దిమ్మెకు అనిచ్చి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వైసిపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ అక్కడి నుంచి తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టిడిపి, వైసిపి నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం చేసుకోవడంతో వెం టనే అప్రమత్తమైన పోలీసులు వడాలి చేరుకుని ఇరు పార్టీల నాయకులకు నచ్చచెప్పి వైఎస్ఆర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగించి పక్కన ఏర్పాటు చేసుకోవాలని కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో టిడిపి శ్రేణులు ఫ్లెక్సీని అక్కడ నుంచి తీసి పక్కన ఏర్పాటు చేసుకున్నారు.

దోమల నిర్మూలన సామాజిక బాధ్యత

అసిస్టెంట్ మలేరియా నివారణ అధికారి జె.గోవిందరావు

ప్రజాశక్తి - ఏలూరు టౌన్

కీటకాలన్నిటిలో దోమ అత్యంత ప్రమాదకరమైందని, అది ప్రాణాంతకమైన అంటు వ్యాధులను మలేరియా, డెంగీ, తదితర జ్వరాలను సంక్రమింపచేస్తుందని అసిస్టెంట్ మలేరి యా నివారణ అధికారి జె.గోవిందరావు అన్నారు. దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని అయన కోరారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మనకు ఎక్కువగా హాని చేసే మలేరియా, డెంగీ దోమలు మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయన్నారు. తొట్టెలు, డ్రమ్ములు, వాడేసిన టైర్లు, కొబ్బరి బొండాలు, రుబ్బురోల్లు, పూల కుండలు, ఫ్లవర్ వాజ్‌లు వంటి ప్రాంతాల్లో పెరుగుతాయని తెలిపారు. వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలని, వర్షపు నీరు నిల్వ లేకుండా చదును చేసుకోవాలని సూచించారు. దోమకాటు నుంచి సంరక్షించుకోవాలని, వర్షాకాలంలో జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని తెలిపారు. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక హెల్త్, వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించాలని తెలిపారు. అక్కడ డెంగీ, మలేరియా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, ఇవే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 63 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహి స్తారని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ సేవలను ఉప యోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు హరిబాబు, పద్మావతి ఎంఎల్‌హెచ్‌పి.ప్రవల్లిక, నాగలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు ఎం.శ్రీనివాసరావు, సురేష్, ఆరోగ్య కార్యకర్తలు సరిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలి

ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, రమేష్

ప్రజాశక్తి - బుట్టాయగూడెం

ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్‌సిని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్ డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రత్యేక డిఎస్‌సి ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. గత ప్రభుత్వం జిఒ-3 రద్దు అయిందన్న కారణంతో నాలుగేళ్ల పాటు ఐటిడిఎ పరిధిలో ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చిందన్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి ఉద్యోగాలు లేక ఉన్నారని కొత్తగా కొలువైన రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువకులకు ప్రత్యేక డిఎస్‌సి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. జిఒ-3కి చట్టభద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన జనరల్ డిఎస్‌సితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్‌సి ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.



ఎంఎల్ఎ పత్సమట్ల ధర్మరాజులో అంగన్‌వాడీలు

ఎంఎల్ఎ ధర్మరాజును కలిసిన అంగన్‌వాడీలు

ప్రజాశక్తి - ఉంగుటూరు

ఉంగుటూరు ఎంఎల్ఏగా గెలుపొందిన పత్సమట్ల ధర్మరాజును ఐసిడిఎస్ భీమడోలు ప్రాజెక్ట్ (సిడిపిఒ) అధికారిణి కె.విజయలక్ష్మి, సెక్టార్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణపురం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయనను కలిసి అభినందించారు. ప్రాజెక్ట్ అధికారితో పాటు మూడు మండలాల అంగన్‌వాడీలు ఎంఎల్ఎను సన్మానించారు. పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి అంగన్వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎంఎల్ఎ అన్నారు.


ఎంఎల్ఎ చిర్రి బాలరాజుతో ఎంపిడిఒ, ఇఒపిఆర్‌డి

ఎంఎల్ఎ బాలరాజును కలిసిన ఎంపిడిఒ, ఇఒపిఆర్‌డి

ప్రజాశక్తి - పోలవరం

పోలవరం ఎంఎల్ఎ చిర్రి బాలరాజును ఎంపిడిఒ జి.శ్రీను, ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాలరాజుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

పిల్లలను బడికి పంపాలి

ప్రజాశక్తి - ఉంగుటూరు

ఉప్పాకపాడు ప్రధానోపాధ్యాయులు నక్కా సుధాకర్ ఆధ్వర్యంలో బడికిరాని పిల్లల కోసం గృహ సందర్శనలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి విద్యార్థులను బడికి పంపించాలని కోరారు. అలాగే ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారందరిని బొమ్మిడి హైస్కూల్‌లో చేర్పించాలని తల్లిదండ్రులతో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అల్లు శ్రీను, పి.శ్రీదేవి పాల్గొన్నారు.

యువతకు ఉచిత శిక్షణ

ప్రజాశక్తి - ఏలూరు

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డిఎల్‌టిసి సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషనర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన వారు 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 9493482414 సంప్రదించాలని తెలిపారు.

కళకళలాడిన పాఠశాలలు

ప్రజాశక్తి - ఉంగుటూరు

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు కళకళలాడాయి. ఉంగుటూరు మండలం నారాయణపురం ఉషోదయ హైస్కూల్‌లో ఎసి తరగతులను ఈవిద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని ప్రిన్సిపల్, ఫౌండర్ గుణ్ణం బుల్లెబ్బాయి, డైరెక్టర్ గుణ్ణం గీతావాణీ తెలిపారు. ఉప్పాకపాడు ఫౌండేషన్ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఆయా పాఠశాలలు రద్దీగా మారాయి.


ఉషోదయ హౌస్కూలులో చిన్నారుల ప్రవేశాలు

బాధిత కుటుంబానికి పలువురి పరామర్శ

ప్రజాశక్తి - కామవరపుకోట

ఇటీవల ఆరోగ్యంతో మతి చెందిన విశాలాంధ్ర విలేకరి తాడిగడప రామకష్ణ మతికి పలువురు కళాకారులు, కవులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని జంగారెడ్డిగూడేనికి చెందిన కెవెన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు కాసరి నర్సిరెడ్డి, ప్రముఖ కంజరి కథ కళాకారుడు చిలుకూరి సుబ్బయ్యచారి, అభ్యుదయ రచయిత కవి తిప్పాబోట్ల రామకృష్ణ, సీనియర్ కోలాట కళాకారిణి బొందలపాటి పద్మావతి, టిడిపి కామవరపుకోట నాయకులు ఘంటా మాధవరావు, కలిదిండి పుల్లంరాజు, సిపిఐ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్ పరామర్శించారు.

నేరాలు - ఘోరాలు

పాఠశాలలో చోరీ

వంట సామగ్రి అపహరణ

ప్రజాశక్తి - ముసునూరు

మండలంలోని గోపవరం గ్రామంలో బిసి ఏరియా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోరీ జరిగింది. పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా గురువారం ఉదయం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో తరగతి గది, వంట గది తాళాలు పగలకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా వంట గదిలోని వంట సామగ్రిని దొంగలు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ వాసు తెలిపారు.

వ్యక్తిపై కత్తితో దాడి

ప్రజాశక్తి - ముదినేపల్లి

బస్సుల విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణల కత్తితో దాడి చేసి గాయపరిచే పరిస్థితికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముదినేపల్లిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌కు చెందిన బస్సులను తమకు అప్పగించాలంటూ గతంలో ఈ స్కూల్‌ను నడిపిన పాత యాజమాన్యం ప్రస్తుతం ఈ స్కూల్‌ను నడుపుతున్న కొత్త యాజమాన్యాన్ని కోరింది. అయితే ప్రస్తుతం ఈ స్కూల్‌ను నడుపుతున్న బలుసు నితిన్ స్కూల్ బస్సులు సొసైటీ పేరు మీద ఉన్నాయని, మీకు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఏమైనా ఉంటే లీగల్‌గా చూసుకుందాం, బస్సులు మాత్రం మీకు ఇచ్చేది లేదంటూ తనను ప్రశ్నించిన పాత యాజమాన్యం బలుసు సాయి సుమిత్‌తో ప్రస్తుత స్కూల్ యాజమాన్యం బలుసు నితిన్ అన్నాడు. దీంతో నితిన్‌కు సాయి సుమిత్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సాయి సుమిత్ కత్తితో నితిన్‌పై దాడి చేయడంతో నితిన్ చిటికిన వేలుకు గాయమైనట్లు పోలీసులు తెలిపారు. నితిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.వెంకటకుమార్ తెలిపారు.


తక్కువ ఫీజుతో అత్యుత్తమ కార్పొరేట్ విద్య

శ్రీశర్వాణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మదన్

ప్రజాశక్తి - ఏలూరు సిటీ

అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ కార్పొరేటు విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ అని కరస్పాండెంట్ మదన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజాశక్తితో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్‌ను సంతోషి నగర్‌లోని ఆర్ఆర్.పేటలో ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అన్ని సబ్జెక్టులకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వారాంతపు పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో ప్రతిరోజూ తరగతి విద్యాబోధనతో పాటు సంబంధిత అధ్యాపకులతో స్టడీ అవర్స్‌ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంలో తరగతుల నిర్వహణ, ఒత్తిడి లేని విద్యాబోధన వారి ప్రత్యేకత అని తెలిపారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తు న్నామన్నారు. 2023-24 సంవత్సరానికి పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శర్వాణి విద్యార్థులు విజయదుందుభి మోగించారని తెలిపారు. మండలంలో 590 మార్కులతో ఉప్పు పవన్‌కుమార్ ప్రథమ స్థానం సాధించారన్నారు. ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ విధానం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, నిజాయితీ, జ్ఞానం, ఆత్మస్థైర్యం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులను చేర్చి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కరస్పాండెంట్ మదన్ కోరారు.


మదన్


పవన్‌కుమార్

ప్రజల నమ్మకాన్ని నిలబట్టుకోవడం అందరి బాధ్యత

మంత్రి కొలుసు పార్థసారధి

ప్రజాశక్తి - ఏలూరు సిటీ

ప్రజలందరూ మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అందరి బాధ్యత అని మంత్రి పార్థసారధి అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఏలూరు జిల్లా నుంచి మంత్రిగా ఎన్నికైన నూజివీడు ఎంఎల్ఎ కొలుసు పార్థసారధి గురువారం టిడిపి ఏలూరు జిల్లా కార్యాలయానికి మొట్ట మొదటి సారిగా విచ్చేశారు. ఆయనకు టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్‌కుమార్, ఏలూరు ఎంఎల్ఎ బడేటి రాధాకృష్ణ, చింతలపూడి ఎంఎల్ఎ సొంగా రోషన్‌కుమార్, ఉంగుటూరు ఎంఎల్ఎ పత్సమట్ల ధర్మరాజు, చింతలపూడి మాజీ ఎంఎల్ఎ మురళీకృష్ణ, మరడాని రంగారావు ఘన స్వాగతం పలికారు. ముందుగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు పార్థ సారధిని ఘనంగా సన్మానించారు. అనం తరం గన్ని వీరాం జనేయులు అధ్యక్షతన నిర్వహించిన పాత్రికే యుల సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. ప్రజాతీర్పులో వైసిపి కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని నిలబెట్టగలరని నమ్మి ప్రజలంతా టిడిపి కూటమికి పట్టం కట్టారన్నారు. అవినీతి, అరాచకం, వేధింపుల వైసిపి ప్రభుత్వం ఓడిపోవడంతో ప్రజలకు ఊరట లభించింద న్నారు. జిల్లాలో ఏడు సీట్లకు ఏడు సీట్లు గెలిపించి ఆదరిం చిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ వారిపై ఉంచిన నమ్మకాన్ని నిల బెట్టుకోవడం వారి భాధ్యత అని మంత్రి పార్థసారధి అన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

మండల వైద్యాధికారి జె.కల్పనారాణి



ప్రజాశక్తి - టి.నరసాపురం

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి జె.కల్పనారాణి సూచించారు. గురువారం ఆమె ప్రజాశక్తితో మాట్లాడారు. ప్రస్తుతం వాతావరణంలో నెలకొన్న మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మండలంలో జ్వరాలు అదుపులో ఉన్నాయన్నారు. వర్షాలు పడడం వల్ల దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. దోమలు వల్ల డెంగీ, మలేరియా వంటి అనారోగ్యాలు వస్తాయన్నారు. నీటి కలుషితం వల్ల టైఫాయిడ్ జ్వరాలు వస్తాయన్నారు. వాతావరణం చల్లగా ఉండడం వల్ల దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు గురి కాకుండా జాగ్రత్త వహించొచ్చన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో వీధులు, డ్రెయినేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా జాగ్రత్త వహించాలని తెలిపారు. నీటి నిల్వలు ఉండడం వల్ల దోమలు ప్రబలుతాయన్నారు. ఇంటి వద్ద తినేసిన కొబ్బరి కాయలు, టైర్లు, కుండీలు వాటిలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి ట్యాంకులు, తొట్టెలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని చేతులను సబ్బుతో లేదా డెటాల్‌తో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. చల్లటి పానీయాలు తీసుకోకూడదని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిదన్నారు. ఎవరికైనా దగ్గు, జలుబు జ్వరం వంటి అనారోగ్యాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందాలన్నారు. ప్రతి నెలలో రెండు రోజులు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఈ క్యాంపులో షుగర్, బిపి వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని పరీక్షించి అవసరమైన మందులు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. అవసరమైన గ్రామాల్లో వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న ఎఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పి, ఆశావర్కర్లు అందరూ ఇప్పటికే గ్రామాల్లో అనారోగ్య బాధితులను గుర్తిస్తున్నామన్నారు. ప్రస్తుతం మండలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు లేవన్నారు. వాతావరణ మార్పుల వల్ల సాధారణ జ్వరాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయన్నారు. జ్వరాలు ఉన్నచోట వైద్య సిబ్బంది గ్రామంలోని ప్రతిఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగిన వైద్యం పొందాలని ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు.

రైతాంగానికి సాగు నీరందించాలి

చెరువులకు తూములు ఏర్పాటు చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి - జీలుగుమిల్లి

మండల వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో తూములు సక్రమంగా లేకపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, అధికారులు దృష్టి సారించి తూములు మరమ్మతులు చేసి రైతాంగానికి సాగుకు నీరందించాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న చెరువుల ద్వారా కొన్ని వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. అయితే గత కొన్నేళ్లుగా చెరువులకు ఏర్పాటు చేసిన తూములకు తుప్పు పట్టి పాడైపోయాయి. అప్పటి నుంచి రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్న పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జీలుగుమిల్లి సమీపంలోని తూము చెరువు, బర్రింకలపాడు దగ్గర్లో బుడుగుల చెరువు, వంకవారిగూడెం చెరువు, ములగలంపల్లి, దిబ్బగూడెం గ్రామాల్లో ఉన్న చెరువులు సైతం గతంలో కురిసిన వర్షాలకు గట్లు తెగిపోయి, తూములు పగిలిపోయి నీరు వృథాగ బయటకు పోయి చెరువులు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చెరువుల గేట్లు తుప్పు పట్టడంతో నీరు వృథాగా పోకుండా సంచుల్లో మట్టి పోసి తూములకు అడ్డుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇరిగేషన్ అధికారులు తక్షణమే మండలంలో ఉన్న చెరువులపై దృష్టి సారించి తుప్పు పట్టిన తూములకు మరమ్మతులు చేసి రైతాంగానికి సక్రమంగా సాగునీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చంద్రబాబుకు ఎంఎల్ఎ రోషన్‌కుమార్ అభినందన

ప్రజాశక్తి - చింతలపూడి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించి ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్‌సిపై తొలి సంతకం చేసిన చంద్రబాబు నాయుడుకు చింతలపూడి ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నానని ఎంఎల్ఎ సొంగా రోషన్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా డిఎస్‌సిపై మొదటి సంతకంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లను రూ.నాలుగు వేలకు పెంచడం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించటం, స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేయడం మొత్తం ఐదు సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలు రుణపడి ఉన్నారని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే అగ్రగామిగా నిలబట్టగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఆశిస్తూ చింతపూడి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

సత్యసాయి పైపులైను మరమ్మతులు పూర్తి

నేటి నుంచి తాగునీటి సరఫరా

ప్రజాశక్తి - పోలవరం

సత్యసాయి పైపులైను మరమ్మతులు పూర్తవ్వడంతో శుక్రవారం నుంచి తాగునీరు సరఫరా చేయనున్నారు. పోలవరం మండలంలో కన్నాపురం అడ్డరోడ్డు నుంచి దొండపూడి వెళ్లే రోడ్డు మార్గంలో సత్యసాయి తాగునీటి పైపులైన్లు మరమ్మతులకు గురైన నేపథ్యంలో మూడు రోజుల క్రితం తాగునీటి సరఫరా నిలిపివేశారు. దీంతో జిల్లాలో 13 మెట్ట ప్రాంతాల మండలాల్లో సుమారు 200 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నాలుగుచోట్ల పగిలిపోయిన పైపులైన్ల స్థానంలో కొత్త పైపులు వేసి వెల్డింగ్ చేయడం ద్వారా మరమ్మతులు చేసి పూర్తి చేశారు. శుక్రవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు గుత్తేదారులు సత్యనారాయణ తెలిపారు.

మట్టి ఖర్చులకు ఆర్థిక సాయం

ప్రజాశక్తి - ముదినేపల్లి

ముదినేపల్లిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన నిరుపేద పులి వెంకటేశ్వరరావు అనారోగ్య సమస్యతో బుధవారం రాత్రి మృతి చెందాడు. టిడిపి నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు కొడాలి వినోద్ గురువారం వెంకటేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చుల నిమిత్తం తన వంతు ఆర్థిక సాయం అందించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ప్రజాశక్తి - చాట్రాయి

పర్యావరణ కాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని, విషపూరితమైన సమాజానికి దూరంగా ఉండాలని తుమ్మగూడెం ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంపా వెంకట్రావు అన్నారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో విద్యార్థులతో ప్లాస్టిక్ గ్లాసులు, ఇతరులు పైపులు, పేపర్స్, టీ గ్లాసులు వాడొద్దని ఉపాధ్యాయులు ప్రమాణం చేయించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణానికి, జన జీవనానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. విద్యార్థులకు పర్యావరణంపై వివిధ విషయాలను వివరించారు. చాట్రాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గురువారం పున:ప్రారంభించారురు.


విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న హెచ్‌ఎం వెంకట్రావు

కొండగూడెంలో 'అంగన్‌వాడీ పిలుస్తోంది'

ప్రజాశక్తి - కామవరపుకోట

అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందుతుందని కామవరపుకోట సెక్టార్ అంగన్వాడీ సూపర్‌వైజర్ బివిఎల్. మంగాదేవి అన్నారు. మండలంలోని కొండగూడెం అంగన్వాడీ కేంద్రం పరిధిలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆట పాటలతో కూడిన విద్య అందుతుందన్నారు. ఐదేళ్లు నిండిన బడి ఈడు పిల్లలను కూడా ఎలిమెంటరీ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది భాగ్యలక్ష్మి, సువర్ణ కుమారి, ఎస్తేరు, విజయకుమారి, శాంత కుమారి, గ్రేస్, ఎన్.కుమారి, పుష్ప పాల్గొన్నారు.



అవగాహనా ర్యాలీ

విత్తన శుద్ధితో అధిక దిగుబడులు

ప్రజాశక్తి - మండవల్లి

విత్తన శుద్ధితోనే వరి పైరులో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎడిఎ వెంకటమణి తెలిపారు. మండలంలోని కానుకొల్లులో రైతులకు రాయితీపై వరి విత్తనాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా వరి విత్తనాలకు సూడోమోనాస్, బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. దీంతో మొదటి 30 రోజుల వరకు తెగుళ్ల బారిన పడకుండా వరి పంటను కాపాడుకోవచ్చన్నారు. అందువల్ల అధిక దిగులు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంటియు 7029, 1194, 1044, ఎంటియు 1061, ఎంటియు 1318 విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. కేజీకి రూ.ఐదు చొప్పున 30 కేజీలు రూ.150 రైతులకు రాయితీపై అందిస్తామన్నారు. కావాల్సిన రైతులు కానుకొల్లు, పెరిగేగూడెం, గన్నవరం, విఒఎలను సంప్రదించాలని తెలిపారు. అనంతరం రైతులకు పలు సూచనలు చేసి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి నాగదాస థామస్ ఎఒ జరీనా, రైతులు పాల్గొన్నారు.

15 నుంచి రైతు కూలి సంఘం రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్

ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఏలూరులో జరగనున్న రైతు కూలి సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రజా కళాకారులచే గురువారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు వివిధ కళారూపాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ వద్ద జరిగిన గ్రూప్ మీటింగ్‌లో రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.వర్మ 15, 16, 17న రైతు ఉద్యమ చరిత్ర ఉన్న ఏలూరు నగరంలో రైతు కూలి సంఘం రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలపై ఈ మహాసభల్లో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి లలిత కుమారి మాట్లాడుతూ ఈ మహాసభలో తొమ్మిది రాష్ట్రాల నుంచి రైతు ఉద్యమ నాయకులు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వడ్డే శోభనా దీశ్వరరావు, అలాగే వివి.లక్ష్మీనారాయణ, అనేకమంది మేధావులు పాల్గొని చర్చిస్తారని, ఈ మహాసభలో ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా నాయకత్వం వహించారు.


కేంద్రాన్ని ప్రారంభిస్తున్న పవన్‌కుమార్

సేంద్రీయ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలి

ప్రజాశక్తి - ఆగిరిపల్లి

సేంద్రీయ పకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించడం వల్ల సమాజానికి మేలు జరగడంతో పాటు, రసాయనిక ఎరువులు వినియోగం తగ్గుతుందని, రైతులు తక్కువ పెట్టుబడితో హానికరమవ్వని నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చని డిప్యూటీ తహాశీల్దార్ జి.పవన్‌కుమార్ అన్నారు. ఆగిరిపల్లి మండల సేంద్రీయ పకృతి వ్యవసాయ ఇన్‌ఛార్జి అల్పాన్నారాణి ఏర్పాటు చేసిన సేంద్రీయ పకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో పకృతి వ్యవసాయ ఉత్పత్తులైన కారం, రెడ్‌రైస్, బ్లాక్ రైస్, ఆర్ఎన్ఆర్ రైస్, వేరుశనగ గుళ్ల పలు రకాలైన పచ్చళ్లు లభిస్తాయని అల్పాన్నారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో సేంద్రీయ పకృతి వ్యవసాయ జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మనాభరావు, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ అబ్దుల్ సలాం, ఎల్-2లు కె.మహాలక్ష్మయ్య, బి.శ్రీనివాసరావు, జె.సత్యనారాయణ, ఆర్.వెంకటేశ్వరరావు, వడ్డీకాసులు, ఎల్-3లు, ఐసిఆర్‌పి పాల్గొన్నారు.

ప్రజాశక్తి విద్యారంగ
ప్రత్యేక అనుబంధం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు
జూన్ 2024
Advt.feature

117 జిఒను రద్దు చేయాలి

యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య

ప్రజాశక్తి - కాళ్ల

విద్యారంగాన్ని నాశనం చేస్తున్న జిఒ 117ను రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య అన్నారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నడిచే ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోయే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు వాటిని సరిచేయాలని కోరుతున్నామన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఉండేలా చూసి మీడియం ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఇవ్వాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20, ఉన్నత పాఠశాలలో 1:30గా ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ఉండాలన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలను ఐదు మంది ఉపాధ్యాయులతో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. వాటిని పునరుద్ధరణ చేయాలన్నారు. వీటన్నిటికీ కావాల్సిన ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు 50 వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్‌సికి నోటిఫికేషన్ విడుదల, త్వరితగతిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

ఉమ్మడి పశ్చిమలో.. విద్యావికాసం



ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు పట్టణాలు, మండల కేంద్రాలు సైతం విద్యాకేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఒకప్పుడు ఉన్నత విద్య కోసం జిల్లాలోని విద్యార్థులు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి అత్యున్నత కోర్సులు సైతం జిల్లాలో అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ తప్పింది. అయితే ఉమ్మడి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలం, స్వాతంత్ర్యానంతరం నాడు దాతలు, సమాజ సేవకులు స్థాపించిన విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ విద్యాసంస్థలు పెద్దగా అభివృద్ధి చెందకపోవడం పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కష్టతరంగా మారింది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతోపాటు పెనుగొండ, ఆకివీడు, గణపవరం వంటి మండల కేంద్రాల్లోనూ విద్యాసంస్థలు అందుబాటులోకొచ్చాయి. ఏలూరు జిల్లాలో

..2లో

అపార ఉద్యోగావకాశాల గని.. ఆదిత్య

ప్రిన్సిపల్ పి.లక్ష్మీసరోజ

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

1984లో కాకినాడలో ఒక సాధారణ కళాశాలగా డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ఆధ్వర్యాన స్థాపించబడిన ఆదిత్య విద్యాసంస్థలు గోదావరి జిల్లాల్లో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ప్రఖ్యాతిగాంచాయి. నూతన ఆవిష్కరణలు, సరికొత్త విద్యా విధానాలతో నేడు 29 కళాశాలల స్థాయికి చేరింది. 2017లో పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెంలో డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, డైరెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ప్రారంభమైంది. నాటి నుంచి అత్యధిక ఉత్తీర్ణతా శాతంతో పాటు యూనివర్సిటీ ర్యాంకులను తమ


నల్లమిల్లి శేషారెడ్డి


శ్రీనివాసరెడ్డి


సుగుణారెడ్డి


లక్ష్మీసరోజ

విద్యార్థులు సాధిస్తున్నారని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.లక్ష్మీసరోజ తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో అత్యద్భుత ఉద్యోగావకాశాలు కైవసం చేసుకుంటూ తమ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగిస్తున్నారని తెలిపారు. 2020-21లో 330 ఉద్యోగాలు, 2022-23లో 439, 2023-24లో 356 ఉద్యోగాలను ఆదిత్య విద్యార్థులు సాధించారన్నారు.

కళాశాల ప్రత్యేకతలు..

1.అత్యుత్తమ అధ్యాపక సిబ్బంది
2.అత్యాధునిక సదుపాయాలతో లేబరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, ప్రొజెక్టర్‌తో కూడిన క్లాస్‌రూమ్స్
3.నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ
4.ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్
5.అసాధారణ క్యాంపస్ ప్లేస్ మెంట్స్.
6.ఫీజు రీయంబర్స్‌మెంట్ సౌకర్యం

చదువుతోపాటు క్రమశిక్షణ ముఖ్యం

హెచ్‌ఎం సత్యనారాయణరాజు

ప్రజాశక్తి - ఉండి

ప్రతి విద్యార్థికీ చదువుతోపాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని మండలంలోని పాందువ్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెన్మెత్స సత్యనారాయణరాజు అన్నారు. ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికీ చదువుతోపాటు క్రమశిక్షణతో ఎలా మెలగాలనేది నేర్పిస్తున్నామన్నారు. ప్రతి పాఠ్యాంశాన్నీ తరగతి గదిలో బోధించిన అనంతరం విద్యార్థుల వాట్సాప్ నంబర్లకు పంపించి ఇంటి వద్ద కూడా క్షుణ్ణంగా చదువుకునేలా ప్రతి ఒక్కరిపై శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. గ్రామంలోని ప్రతి బడిఈడు పిల్లల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు లాభించే అంశాలను వివరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఏటా తన తల్లిదండ్రుల పేరిట మెరిట్ విద్యార్థి ఒక్కరికీ రూ.ఆరు వేలు చొప్పున ఐదుగురు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు ఇస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి పశ్చిమలో విద్యా వికాసం

(మొదటి పేజీ నుంచి)

ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మినహా మిగిలిన కేంద్రాలు విద్యాపరంగా పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కావడం ఆనందించదగ్గ అంశం కాగా, పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన రాయి దాటి ముందుకు సాగకపోవడం గమనార్హం. తాడేపల్లిగూడెంలో నిట్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం అభినందించదగిన అంశమవ్వగా నరసాపురం ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ పనులు సా..గుతున్నాయి. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలు స్థాపించడంతోపాటు ఉన్న వాటిలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రయివేటు రంగంలో పెరుగుతున్న విద్యాసంస్థల్లోనూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే అవకాశం దక్కేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అన్నింటా ఆమె

ఆదర్శంగా నిలుస్తున్న 'విజయ'కుమారి

ప్రజాశక్తి - కాళ్ల

మహిళలు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవాలంటే ఇది వరకు ఆసక్తి చూపేవారు కాదు. రాను రాను పెద్దల్లో మార్పు రావడంతో ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఏలూరుపాడు గ్రామానికి చెందిన దాట్ల విజయకుమారి(ఆంగ్లం, ఆర్థిక శాస్త్రాల్లో) డబల్ ఎంఎ, ఎం.పిల్, ఎంఇడి పూర్తి చేశారు. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ జ్ఞానానంద పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తు తనకు వచ్చిన విద్యను పది మందికి పంచుతున్నారు. అంతేకాకుండా ఏలూరుపాడు గ్రామం నుంచి ఎంపిటిసి సభ్యురాలిగా ఎన్నికై 1996-2001 వరకు మండల పరిషత్ అధ్యక్షురాలిగా ప్రజలకు సేవలందించారు. ఒక పక్క వృత్తిలో ఎటువంటి లోటు కాకుండా పాటు పడుతున్నారు.



1989లో జ్ఞానానంద పబ్లిక్ స్కూల్ ఏర్పాటు

గ్రామీణ పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే ఆశయంతో దాట్ల చినరామచంద్రరాజు 1989లో జ్ఞానానంద పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. ప్రైమరీ విద్యతో ఆరంభించి అంచలంచెలుగా హైస్కూల్ స్థాయికి ఎదిగింది. దాట్ల చిన్న రామచంద్ర రాజు కోడలు దాట్ల విజయకుమారి సారథ్యంలో అప్పటి కృష్ణాజిల్లా నుంచి విద్యార్థులను ఆకర్షించి నెంబర్-1 ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా అభివృద్ధి చెందింది. విద్యార్థులకు క్రీడలు ప్రోత్సహించేందుకు అతి పెద్ద ఆట స్థలం, సమీప గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం కల్పించారు. విద్యా విషయమేకాకుండా క్రీడలు, సంగీతం, డ్యాన్స్, భగవద్గీత, కరాటేలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పాఠశాల అనంతరం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. హైస్కూల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ప్రతిఏడాది పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. గత 36 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోఉత్తమ పాఠశాలగా పలు అవార్డులు సాధించింది. 2007-2008లో రాష్ట్ర స్థాయి ఉత్తమ పాఠశాల అవార్డును సాధించి అప్పటి రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.


జూనియర్ కళాశాల ఏర్పాటు

ఈ ప్రాంతంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు కష్టంగా ఉన్నందున 2007-08 సంవత్సరంలో దాట్ల చిన రామచంద్రరాజు జూనియర్ కళాశాలను స్థాపించారు. పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ విద్యార్థులకు ప్రయోగశాలలు (లాబ్స్) కలవు. కళాశాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కళాశాలలో ప్రతి ఏడాది 80 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. ఎంపిసి, బైపిసి విద్యార్థులకు ఇఎపిసెట్ కోచింగ్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం దాట్ల చిన రామచంద్రరాజు జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎస్ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, విష్ణు ఇంజినీరింగ్ కాలేజీలో సీట్లు సాధిస్తున్నారు. అకాడమిక్ డైరెక్టర్ దాట్ల విజయకుమారి స్వీయపర్యవేక్షణలో అతి తక్కువ ఫీజులతో ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. 2014 నుంచి సంత్ నిరంకారి ఆధ్యాత్మిక మాస పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు పది పుస్తకాలు రాశారు.

ఏ పనైనా ఇష్టపడి చేయాలి

జ్ఞానానంద హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్, దాట్ల విజయ కుమారి

ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాణించడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ తన జీవితంలో సాధించిన ప్రగతిని సమీక్షించుకుని భవిష్యత్తులో చేయాల్సిన అంశాలకు బాటలు వేసుకుని వాటి అమలుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. సమాజంలో పరిపూర్ణ మహిళగా ఎదగాలి. ఏ మహిళా కష్టాల్లో ఉన్న నా వంతు సాయం చేస్తాను.



పురస్కారం అందుకుంటున్న విజయకుమారి

గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధికి వివేకానంద స్థాపన

మూడు దశాబ్దాల విద్యాప్రగతికి ఉపాధ్యాయులదే కీలక పాత్ర

మార్టేరు వివేకానంద స్కూల్ కార్యదర్శి, కరస్పాండెంట్ గుడిమెట్ల రామారెడ్డి

ప్రజాశక్తి - పెనుమంట్ర



గ్రామీణ ప్రాంతమైన మార్టేరులో ఆంగ్ల విద్యాభోదన ద్వారా విద్యా ప్రగతిని కోరుకుంటూ ధైర్యంగా వివేకానంద స్కూల్‌ను ఇంగ్లీష్, తెలుగు భోదనా మీడియంలలో ప్రారంభిం చామని పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్ గుడిమెట్ల రామారెడ్డి అన్నారు. ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ 1994 ఏప్రిల్ 25న స్వామి వివేకానంద ఆశయాలు, ప్రేరణతో వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించామని తెలిపారు. ప్రారంభంలో ఎల్‌కెజి నుంచి 3వ తరగతికి విద్యా శాఖ నుంచి అనుమతి పొందామని, తర్వాత వరుసగా ప్రతీ సంవత్సరం పైతరగతిని అంచెలంచలుగా పెంచుకుంటూ వెళ్లామని రామారెడ్డి వివరించారు. ఆవిధంగా ఎల్‌కెజి, యుకెజిలకు, 1 నుంచి 5 తరగతులకు, అనంతరం 6 నుంచి టెన్త్ వరకు మూడు విద్యా విభాగాలకు రికగ్నేషన్ పొదడం జరిగిందని అన్నారు. 2005 - 2006 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ వెళ్లడం దగ్గర నుంచి ప్రతీ సంవత్సరం నూటికి నూరు శాతం మేరకు 10/10లతో ముందుకు సాగామని, కరోనా అనంతరం వరుసగా మూడు విద్యా సంవత్సరాల్లో మండల, టౌన్ స్థాయిల్లో మంచి మార్కులతో తమ పాఠశాల విద్యార్థినులు వరుసగా ఎం.దీప్తి(552), ఎస్. [illegible] సుందరి(560) ఈ విద్యా సంవత్సరం కె.జోషినీ రమ్య(572) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యా ప్రగతి కోరుతూ స్థాపించిన ఈ పాఠశాల మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయుల కృషి కారణం అన్నారు. ప్రతీ సంవత్సరం 550-600 మంది విద్యార్థులతో పాఠశాల ఉండడానికి తల్లిదండ్రుల నమ్మకమే బలమైన శక్తి అన్నారు. తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను తాము అందిస్తున్నామని, ఈ పాఠశాలలో టెన్త్ పాసై వెళ్లిన వందలాది మంది విద్యార్థులు తర్వాత మెరుగైన విద్యాప్రగతి సాధించి, ప్రస్తుతం దేశ, విదేశాల్లో సాఫ్ట్ వేర్, కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, పలువురు బాస్కెట్ బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో రాణిస్తున్నారని రామారెడ్డి వెల్లడించారు.




విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి, కరస్పాండెంట్ పడాల వెంకటరెడ్డి



ప్రజాశక్తి - పెనుమంట్ర

గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసమే తాము విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసామని స్కూల్ కార్యదర్శి, కరస్పాండెంట్ పడాల వెంకటరెడ్డి అన్నారు. పెనుమంట్ర మండలంలోని మార్టేరు పంచ గ్రామాల్లో ఒకటి అయిన వెలగలేరు గ్రామంలో 2009-10 విద్యా సంవత్సరంలో ఎల్‌కెజి నుంచి 10వ తరగతి వరకూ విద్యను అందించేలా తరగతులు ప్రారభించామని వారు తెలిపారు. సామాన్య, మధ్య తరగతికి చెందిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు నాణ్యమైన విద్యను తక్కువ రుసుముతో అందించడమే తమ విద్యార్థి విద్యాసంస్థ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రారంభం నుంచి 10/10 గ్రేడులు, నూటికి 90 నుంచి వంద శాతం ఫలితాలతో విద్యార్థులు మండల స్థాయి, టౌన్ స్థాయిల్లో ముందున్నారని పేర్కొన్నారు. దూర ప్రాంత విద్యార్థుల కోసం రెండు బస్సులు ఉన్నాయని, శిక్షితులైన ఉపాధ్యాయులు, పర్యవేక్షణ, చక్కటి వాతావరణం మధ్య మంచి బోధన అందిస్తున్నామని వారు వెల్లడించారు.

తమ పాఠశాల నుంచి 2020 విద్యా సంవత్సరంలో చెల్లబోయిన వినీత(556), 2021లో ఇళ్ల అనంత(578) మార్కులు సాధించగా ఇటీవల 2024 టెన్త్ ఫలితాల్లో పెసల లక్ష్మీ నాగ సహస్ర 582 మార్కులతో మండలం ద్వితీయ, టౌన్ ప్రథమ స్థానం సాధించిందని వారు తెలిపారు.

ఇదే పాఠశాలలో 10వ తరగతి చదివిన కార్యదర్శి, కరస్పాండెంట్ పడాల వెంకటరెడ్డి, సుధారాణి దంపతుల కుమార్తె కోణాల సంతోషి నాగ పద్మశ్రీ తోటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ, తానూ 554 మార్కులు పొందడం విశేషం. సొంత కుమార్తెకు టాప్ మార్క్ కోసం కాకుండా, మొత్తం పాఠశాల విద్యార్థులందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని తాము కృషి చేసి, మంచి ఫలితాలు సాధించామని, ఈ ఘనత ఉపాధ్యాయ బృందానిదే అని వారు తెలియజేశారు.

పలు భాషల నిలయం.. అమృతవాణి

విజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ బోధన - ప్రిన్సిపల్ ద్రోణంరాజు సత్యవాణి



ప్రజాశక్తి - తణుకు

జిల్లాలో ప్రయోగాత్మక పద్ధతిలో అమృతవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్థాపించినట్లు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ద్రోణంరాజు సత్యవాణి తెలిపారు. తెలుగు భాషపై మక్కువతో పుట్టింది, పెరిగింది ఒడిశ్శా అయినప్పటికీ తన భర్త ద్రోణంరాజు శేషగిరిరావు ప్రోత్సాహంతో తెలుగు నేర్చుకుని శ్రీ అమృతవాణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి తణుకులో అమృతవాణి పేరుతో పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. మార్కుల కోసం కాకుండా, విద్యార్థి సృజనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని సత్యవాణి తెలిపారు. తాను తొలుత 1994లో ప్రయివేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా చేరానని, తర్వాత పలు కళాశాలల్లోనూ ఫ్యాకల్టీగా పని చేశానని చెప్పారు. విదేశాలకు వెళ్లేవారు ఇంటర్వ్యూల్లో ఎలా నెగ్గాలో అనేదానిపైనా తర్ఫీదు ఇస్తున్నామన్నారు. అమృతవాణి పాఠశాలలో అన్ని భాషలకు చెందిన విద్యార్థులు ఉండటం విశేషం. విద్యా రంగానికి అందిస్తున్న సేవలకుగాను సత్యవాణికి తణుకు లయన్స్ క్లబ్ నుండి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం కూడా లభించింది. మార్కుల కోసం కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని సత్యవాణి తెలిపారు. విద్యార్థి తనకు తానే విద్య నేర్చుకునేలా బోధన ఉంటుందని, ఈ విధానంలో ఉపాధ్యాయులు సహాయకారి పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చిన్ననాటి నుండే పిల్లల్లో బిడియాన్ని పోగొట్టి నాయకత్వ లక్షణాలు అలవర్చుకునే విధంగా తమ పద్ధతులు ఉంటాయని వివరించారు.

బట్టీ మార్కుల విద్యా విధానానికి స్వస్తి పలికి, పిల్లల జ్ఞానానికి ఎక్కువ విలువ ఇస్తున్నామని సత్యవాణి చెప్పారు. ఎన్ని అత్యధిక మార్కులు వచ్చాయన్నది ముఖ్యం కాదని, ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నామనేదే ముఖ్యమన్నారు. చదువు చేదుగా ఉంటుందని, అయితే అదిచ్చే ఫలాలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయన్నారు. ఆ ఫలాలు పాఠశాలల్లో అందరూ అందుకోవాలనేదే తమ లక్ష్యమని, ఆ లక్ష్యంతోనే పాఠశాల సిబ్బంది కూడా పని చేస్తున్నారని తెలిపారు.

ప్రముఖులు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకుంటున్న చిన్నారులు



మహిళా విద్యా కేంద్రంగా ఎస్‌కెఎస్‌డి






ప్రజాశక్తి - తణుకు

స్వామి వివేకానంద పలుకులు.. ఎస్‌కెఎస్‌డి పుట్టుకకు బీజాలు. కీర్తిశేషులు చిట్టూరి వెంకటకృష్ణారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు చిట్టూరి సుబ్బారావు ఆధ్వర్యాన ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల స్థాపించారు. 24 ఎకరాల విస్తీర్ణమున్న సొసైటీలో 8 ఎకరాల్లో ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల (యుజి, పీజీ) అటానమస్ కళాశాల నిర్వహిస్తున్నారు. 1982లో ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల (జూనియర్), 2001లో ఎస్‌డి కాలేజ్ ఆఫ్ ఐటి, 2017లో వివేకానంద గ్లోబల్ స్కూల్ స్థాపించారు. చిట్టూరి సుబ్బారావు తన సోదరి జ్ఞాపకార్థం శ్రీ వెంకటకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కొండేపాటి సరోజనిదేవి మహిళా కళాశాల (ఎస్‌కెఎస్‌డి) స్థాపించారు. తణుకు చుట్టుపక్కల మహిళా కళాశాల అందుబాటులో లేకపోవడంతో మహిళా విద్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కళాశాల ప్రారంభించారు. ఎంఫిల్, పిహెచ్‌డిలతో కూడిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతోంది. ఈ కళాశాలలో 13 యుజి, రెండు పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక సంవత్సరం డిప్లమో కోర్సులు అంటే బ్యూటీషియన్ ట్రైనింగ్, జర్నలిజం, యోగా, పిజీ డిప్లొమా ఇన్ యోగా, కంప్యూటర్ అప్లికేషన్‌తోపాటు 10 సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్‌లో ఆట మైదానాలు, ఇండోర్ స్టేడియం, బ్యాడ్మింటన్ అకాడమీ, విశాలమైన ఆడిటోరియం, లాంగ్వేజ్ ల్యాబ్, కంప్యూటర్, ఇతర ప్రయోగశాలలు, సెమినార్ హాల్, నెట్ సెంటర్, సెంట్రల్ లైబ్రరీ, హాస్టల్స్, ఇ-క్లాస్‌రూములు, వైఫై క్యాంపస్, ఇతర మౌలిక సదుపాయాలున్నాయి. ఆటలు, క్రీడలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, సాహిత్యం, సాంస్కృతిక వంటి పాఠ్యేతర, సహపాఠ్య కార్యకలాపాల్లో గుర్తించదగిన పని తీరుతోపాటు మంచి ఫలితాల స్థిరమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, జవహర్ నాలెడ్జ్ సెంటర్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ, రెడ్ రిబ్బన్ క్లబ్, ఎకోక్లబ్, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్ మొదలైన విభిన్న సెల్‌లు, క్లబ్‌లు చురుకైన ప్రమేయంతో ఉన్నాయి. విద్యార్థినులు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా పలు కంపెనీల్లో ప్లేస్‌మెంట్ పొందుతున్నారు.

2007లో బిప్లస్‌ప్లస్ గ్రేడ్‌లో అక్రిడిటేషన్ గుర్తింపు, 2012లో బి గ్రేడ్‌లో రీ అక్రిడిటేషన్, 2015లో యుజిసి అందించిన స్వయం ప్రతిపత్తి హోదా, 2018లో బిప్లస్‌ప్లస్ గ్రేడ్‌లో నాక్ ద్వారా మూడుసార్లు అక్రిడిటేషన్, 2022లో అటానమస్ మరొక ఐదు సంవత్సరాలు పెంచారు. మారుమూల ప్రాంతాల నుండి క్రీడా ఔత్సాహికులకు వసతి కల్పించేందుకు స్పోర్ట్స్ హాస్టల్ (2015లో) నిర్మించడం సరికొత్త మైలురాయిగా చెప్పుకోవచ్చు. శిక్షణ ద్వారా క్రీడా స్ఫూర్తిని నింపేందుకు శ్రీ చిట్టూరి సుబ్బారావు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ 2013లో స్థాపించారు. క్యాంపస్‌లోని విద్యార్థుల అవసరాలను తీర్చడమే కాకుండా అకాడమీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికుల పిల్లలకు ఉచిత, సబ్సిడీ షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది.

పోటీ ప్రపంచానికి దీటుగా విద్యాబోధన

హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రత్యేకత - సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.రవికుమార్


హోలీ ఏంజెల్స్ స్కూల్



ప్రజాశక్తి - ఆచంట

పోటీ ప్రపంచానికి దీటుగా విద్యాబోధన అందించి, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లక్ష్యమని ఆ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందించే సంస్థ అన్నారు. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రప్రథంగా గుర్తింపు పొందిన హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఇదే అన్నారు. తమ సంస్థలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. ఉన్నత ప్రమాణాల సాధనకు కృషి చేస్తున్న మా హైస్కూల్‌లో పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. అందరి ఆదరాభిమానాలతో స్కూలుకు కొత్త హంగులు సమకూర్చుకొని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023-2024 విద్యా సంవత్సరమునకు జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో కుడిపూడి జాహ్నవి, కుంపట్ల జయశ్రీ, కాంద్రేకుల ఫణీంద్ర, ఎం.ధరణి విద్యార్థులు నాలుగు సీట్లు సాధించిన ఘనత హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌దే అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల ఇంటివద్ద విద్యార్థులకు ట్యూషన్లు అవసరం ఉండదన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్న సంస్థ హోలీ ఏంజెల్స్ అని వివరించారు. అనుభవజ్యులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నిరంతరం తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మండలంలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 59 మంది విద్యార్థుల్లో 58 మంది విద్యార్థులు ప్రథమ స్థానంలోను, మరొక విద్యార్థి ద్వితీయ స్థానంలోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యాసంస్థ హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అన్నారు. వీరిలో బి.పల్లవి 588, జె.మున్ని రూప 569, కె.రాకేష్ 568, బి.భాను తేజ 563 అత్యధిక మార్కులతో మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యాసంస్థ అన్నారు. విద్యార్థులు చదివే పరమాధిగా కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరిస్తూ సాధారణ విద్యార్థి సైతం అలోవకగా అసాధారణ ఫలితాలను సాధించేటట్లు అవసరమయ్యే విద్య విధానాలను రూపొందించి, ఆచరణ సాధ్యం చేసిన ఘనత హోలీ ఏంజెల్స్‌కే సొంతమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తమ విద్యాసంస్థలు నర్సరీ నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని రవికుమార్ తెలిపారు.

ప్రత్యేకతలు..

- విద్యార్థులకు ఐఐటి, జెఇఇ, నవోదయ ప్రత్యేక శిక్షణ
- పిల్లలకు అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ
- విద్యార్థులకు కరాటే, యోగాలో శిక్షణ
- ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, ఇండోర్ గేమ్స్, క్రీడలు
- కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం
- విద్యార్థులకు బస్సు, వ్యాను సౌకర్యం

పాథమిక దశ నుంచి అన్ని సబ్జెక్టులు బోధించాలి

పెదఅమిరం స్పెషల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుదే సుబ్బారావు

కాళ్ల : ప్రతి విద్యార్థి ప్రతి అంశాన్ని సులభంగా నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఏ అంశమైనా సరే బోధన సరళంగా ఉంటేనే పిల్లలు మక్కువ చూపుతారు. ప్రాథమిక దశ నుంచే వారికి సరళతరంగా మైండ్‌లో నిలిచే రీతిలో బోధన చేయడానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలి. సంప్రదాయ బోధనకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతిలో బోధనోపకరణాలతో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయ లోకం నడుం బిగించాలి. తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం పెంపొందుతోంది. పిల్లల మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్కృతి ప్రతి పాఠశాలలో కొనసాగాలి. ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న శాస్త్రీయ కురీకులాన్ని నేడు పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యలో ఉన్న బోధనా పద్ధతులను అవలంభిస్తూ విద్య సామర్థ్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ప్రతి సబ్జెక్టును బోధించడం ద్వారా విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి మూలమవుతోంది. పాఠశాల విద్య అనేది విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఆటలు, పాటలు వంటి వినోద కార్యక్రమాల ద్వారా పిల్లల్లోని ప్రతిభను వెలికితీయాలి.

అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్య

సెయింట్ ఆన్స్ కరస్పాండెంట్ ఎస్.సరళ



ప్రజాశక్తి - నరసాపురం

అతి తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ విద్య సెయింట్ ఆన్స్ సొంతమని ఆ విద్యాసంస్థ కరస్పాండెంట్ అండ్ ఛైర్‌పర్సన్ ఎస్.సరళ అన్నారు. ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన ఉత్తమ విద్య అందించాలని లక్ష్యంతో 2005లో ప్రైమరీ స్కూల్ స్థాపించామన్నారు. అంచెలంచెలుగా హైస్కూల్ స్థాయికి తమ సంస్థ ఎదిగిందన్నారు. 2007లో హైస్కూల్ ప్రారంభించామని, ప్రస్తుతం నరసాపురంలో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. పదో తరగతి ఫలితాల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించామన్నారు. ఆరో తరగతి నుండి విద్యార్థులకు జెఇఇ, ఐఐటి, నీట్‌లో శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అతిపెద్ద ఆటస్థలం సమీప గ్రామాల నుంచి పాఠశాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం ఉందని తెలిపారు. తమ పాఠశాలలో నాన్‌లోకల్ టీచర్స్ కేరళ టీచర్స్‌తో విద్యను అందిస్తున్నామన్నారు. చదువుతోపాటుగా క్రీడలు, సంగీతం, డ్యాన్స్, కరాటేలో శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణం కలిగిన బిల్డింగ్ సదుపాయం ఉందన్నారు. విశాలమైన తరగతి గదుల్లో క్వాలిఫైడ్ టీచర్లతో అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతియేటా ఫలితాల్లో సెయింట్ ఆన్స్ హైస్కూల్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. విద్యార్థులకు సెయింట్‌ఆన్స్ విలువలతో కూడిన విద్య అందిస్తామన్నారు. హాస్టల్లో సదుపాయం కలదని బోయ్స్, గర్ల్స్ వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఎల్‌కెజి, నర్సరీ విద్యార్థులకు చదువుతోపాటు ప్లే స్కూల్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్లే గ్రౌండ్‌తోపాటు ఆర్‌ఒ వాటర్‌ప్లాంట్‌తో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. వైస్ ప్రిన్సిపల్ వి.సుభాషిణి సారథ్యంలో మంచి ఫలితాలు సాధించామన్నారు.



సెయింట్ ఆన్స్ స్కూల్

నూరు శాతం ఉత్తీర్ణత మా పాఠశాల సొంతం

మాలవానితిప్ప హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.శ్రీనివాసరాజు

కాళ్ల: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా బోధించారని మాలవానితిప్ప హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.శ్రీనివాసరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి గ్రేడులుగా విభజించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగుపరిచామన్నారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో హైస్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్పొరేట్‌కు దీటైన బోధనతో రేపటి భవితకు భరోసా కల్పించే విధంగా హైస్కూల్లో బోధిస్తున్నామన్నారు. ఈ పాఠశాలకు చుట్టుపక్కల గల ఆవాస ప్రాంతాల నుంచి రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల వరకు దూర ప్రాంతాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందనే సద్భావంతో గ్రామంలోని కొంతమంది దాతలు అర ఎకరం స్థలాన్ని, క్రీడాప్రాంగణాన్ని సమకూర్చుమన్నారు. పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వర్చ్యువల్ క్లాస్ రూమ్ (విసిఆర్), రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ క్లాస్ రూమ్ (డిసిఆర్)లు ఏర్పాటు చేశామన్నారు. మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులతో పాఠశాల క్రీడా ప్రాంగణానికి చుట్టూ నిర్మించిన ప్రహరీ నిర్మాణంలో దాతలు 20 శాతం నిధుల భాగస్వామ్యాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు పాఠశాల నుంచి కొల్లాటి శాలిని అందుకున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం నిమిత్తం రూ.కోటి నిధులతో నాలుగు తరగతి గదులు నిర్మించామన్నారు. పాఠశాల ప్రారంభం నుంచి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతుందన్నారు. పాఠశాలకు మూడుసార్లు నూరు శాతం ఉత్తీర్ణత ఫలితాలను సాధించిందన్నారు. ప్రతిఏడాది సరాసరి 80 శాతం ఫలితాలను కైవసం చేసుకుంటుందన్నారు. గతేడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమవరం డివిజన్‌లో ప్రథమ స్థానం సాధించిందన్నారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, గ్రామ సర్పంచి సాగిరాజు సుబ్బరాజు, మాజీ సర్పంచ్ మంతెన వెంకట్రాజు, విద్యాకమిటీ ఛైర్మన్ చిలువూరి రాణి, నిరంతర మార్గదర్శకత్వంలో గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమవరం డివిజన్‌లో 93 శాతం ఉత్తీర్ణతతో మాలవానితిప్ప హైస్కూల్ ప్రథమ స్థానం సాధించినట్లు చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మాలవానితిప్ప హైస్కూలులో 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించారు. కొల్లాటి షాలిని 544 మార్కులు సాధించడం గర్వంగా ఉందని చెప్పారు.

నిరంతర శ్రమే ఉన్నత స్థానానికి నాంది



ఆదిత్య స్కూల్స్ అధినేత లయన్ కృష్ణంరాజు

ప్రజాశక్తి - భీమవరం టౌన్

ప్రతి వ్యక్తీ తాను నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ కృషి చేయడమే ఉన్నత స్థానానికి నాంది అని ఆదిత్య స్కూల్స్ అధినేత లయన్ ఆదిత్య కృష్ణంరాజు అన్నారు. ఆయన ప్రజాశక్తితో తన జీవితానుభవాలను పంచుకున్నారు. తాను ఎంఎస్‌సి, బిఇడి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడలేదన్నారు. గుంటూరు వికాస్ జూనియర్ కాలేజీలో అధ్యాపకునిగా పని చేశానని, అక్కడ మంచి అధ్యాపకునిగా మన్ననలు లభించాయని తెలిపారు. ఆ అనుభవంతో తాను ఉపాధి పొందడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో తన సహాధ్యాపకులు కొందరితో కలిసి భీమవరంలో 'ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ'ని స్థాపించానని చెప్పారు. దాని ద్వారా ఆదిత్య జూనియర్ కాలేజీ, ఆదిత్య స్కూల్ స్థాపించినట్లు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులకు భారం కాకుండా అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో జువ్వలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వద్ద ఒక స్కూల్, రవాణా భారం లేకుండా హౌసింగ్ బోర్డు కాలనీలో మరో స్కూల్ స్థాపించామని చెప్పారు. ప్రస్తుతం ఈ స్కూళ్లలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, 200 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారని వివరించారు. సుమారు వంద పరిసర గ్రామాల విద్యార్థులకు బస్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. భీమవరంలోనే కాకుండా జిల్లాలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మన్ననలు అందుకుంటుందన్నారు.

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం

విద్యతోపాటు సామాజిక కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నానని కృష్ణంరాజు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు అండగా నిలుస్తూ తమకు తోచిన సాయని అందిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుండి సమాజం పట్ల పిల్లలకు అవగాహన ఉండాలని వారినీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు.

కృష్ణంరాజుకు అవార్డుల పంట

కృష్ణంరాజు న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్ సంస్థ వారిచే 'బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్' ఇండియన్ సాలిడారిటీ కౌన్సిల్ వారిచే రాష్ట్రీయ విద్యాగౌరవ్ గోల్డ్‌మెడల్, చెన్నయ్‌లోని జీవథియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ వారిచే 'డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ' పట్టా, జిల్లా అధికారులచే పలు పురస్కారాలు అందుకున్నారు.

